సమాచారం

కూరగాయల ధరలు



వనస్థలిపురం: వనస్థలిపురం రైతు బజార్‌లో కూరగాయల ధరలు (కిలో రూపాయల్లో).. టమోటా 19, వంకాయ 23, బెండ 55, పచ్చిమిర్చి 35, కాకర 32, బీర 45, క్యాబేజీ 9, ఫ్రెంచిబీన్స్ 45, క్యారెట్ 17, దొండ 24–28, చిక్కుడు 40, గోకర 45, బీట్‌రూట్ 15, క్యాప్సికం 40, ఆలు 19, దోస 21, సొర 11, పొట్ల 13, ఉల్లి 16, చామగడ్డ 70. ఈ ధరలు బుధవారం ఉదయం 9 గంటల వరకు అమలులో ఉంటాయి.

నేడు సరూర్‌నగర్ రైతుబజార్‌కు సెలవు

సరూర్‌నగర్ రైతుబజార్‌కు నేడు సెలవు ఉందని రైతుబజార్ ఈఓ స్రవంతి తెలిపారు. ప్రతి నెలా మూడవ బుధవారం సెలవు ఉన్నందున ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని చెప్పారు.

విద్యుత్ ఉండని ప్రాంతాలు



సైదాబాద్: మరమ్మతుల కారణంగా ఆస్మాన్‌ఘడ్ ట్రాన్స్‌కో డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ హన్మంత్‌రెడ్డి తెలిపారు. ఎస్‌బీహెచ్ ఆఫీసర్స్ కాలనీ, న్యూ హనుమాన్ టెంపుల్, భవానీనగర్, ద్వారకాపురి, ప్రతాప్‌నగర్, భాష్యం స్కూల్, ఇందిరానగర్, డీబీఆర్ డయాగ్నస్టిక్ సెంటర్, దిల్‌సుఖ్‌నగర్ డిపో, మారుతీ మందిర్, దిల్‌సుఖ్‌నగర్ మెయిన్‌రోడ్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. బిలాల్ మసీద్, మాధవ్‌నగర్, ఎల్‌ఐసీ కాలనీ, ముంతాజ్ కాలనీ, డ్రీం పాయింట్, సైదాబాద్ కమ్యూనిటీహాల్, సైదాబాద్ కాలనీ, సంజయ్ గాంధీ నగర్, సైదాబాద్ పోలీస్‌స్టేషన్, ఫరాకాలనీ, సపోటాబాగ్, ఎల్‌సీహెచ్ కాలనీ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని డీఈ వివరించారు.

క్లుప్తంగా

రేవంత్‌రెడ్డి పాదయాత్రలో ఎల్‌బీనగర్ నేతలు



పాదయాత్రలో పాల్గొన్న జక్కిడి ప్రభాకర్‌రెడ్డి

మన్సూరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో చేపడుతున్న హాత్ సే హాత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ ఎల్‌బీనగర్ ఇన్‌చార్జి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. ఆయనతో పాటు గజ్జి భాస్కర్‌యాదవ్, క్లెం సుజాతారెడ్డి, ఎర్రంబెల్లి సతీష్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు



స్థానికులతో మాట్లాడుతున్న కార్పొరేటర్

హస్తినాపురం: డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాతానాయక్ అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని సాయిగణేశ్‌నగర్ కాలనీలో మార్నింగ్ వాక్ చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో పనుల్లో నాణ్యత పెరగడంతో పాటు సకాలంలో పూర్తవుతాయన్నారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, శశి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పోటీల్లో శ్రీచైతన్య విద్యార్థుల సత్తా

చంపాపేట: జాతీయ స్థాయిలో ఆరు నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో చంపాపేట, మీర్‌పేట బ్రాంచ్‌కు చెందిన శ్రీచైతన్య విద్యార్థులు మెరిట్ ర్యాంకులు సాధించి అవార్డులు పొందారని పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ తెలిపారు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులకు శ్రీచైతన్య పాఠశాలల ఏజీఎం సతీష్‌కుమార్‌తో కలిసి బహుమతులు, ధృవీకరణ పత్రాలు, మెడల్స్ అందజేసి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, డీన్ నవీన్, ఉపాధ్యాయులు పెంటు సాహెబ్ పాల్గొన్నారు.

బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి

- ప్రజా గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో ప్రేమేందర్‌రెడ్డి



సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి

మన్సూరాబాద్: అవినీతి పాలనకు చరమగీతం పాడి బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి ప్రజలను కోరారు. మన్సూరాబాద్ డివిజన్ సహారా రోడ్డులోని తంగెరిల్లా అపార్ట్‌మెంట్స్ కూడలి వద్ద కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు నాంపల్లి రామేశ్వర్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రజా గోస–బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మిటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి ఆయనతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.

జీ20 దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నామన్నారు. బీజేపీ నిత్యం ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే తన ఆస్తులను మరింత పెంచుకోవడానికి తాపత్రయం పడుతున్నాడని విమర్శించారు. సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీని దివాళా తీయించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు. రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరిస్తున్నామంటూ 118జీవో తీసుకువచ్చిన ప్రభుత్వం సవరణల పేరిట కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్‌రెడ్డి, శక్తి కేంద్రాల ఇన్‌చార్జులు రాఘవేందర్, గంగదాసు కృష్ణారెడ్డి, ప్రభారీ రాజశేఖర్‌రెడ్డి, నాయకులు విజయ్‌కుమార్, కవితారెడ్డి, చిల్కూరి మాధవి, సబితారెడ్డి, నాగిరెడ్డి, హరీష్‌రెడ్డి, శ్రీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్, మజ్లిస్‌కు గుణపాఠం చెప్పడం ఖాయం



మాట్లాడుతున్న కార్పొరేటర్ భాగ్యలక్ష్మి

మలక్‌పేట: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని మూసారంబాగ్ బీజేపీ కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి మధుసూదన్‌రెడ్డి అన్నారు. ప్రజా గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి బాలదానమ్మబస్తీలో జరిగిన కార్నర్ మీటింగ్‌కు బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి, భాగ్యనగర్ జిల్లా ఇన్‌చార్జి ఎస్.కుమార్, జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్ రెడ్డి, కార్పొరేటర్ హాజరయ్యారు. యువత, మహిళలు బీజేపీ మద్దతు పలుకుతున్నారని. గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు కృషి చేయాలని వారు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సందడి సురేందర్‌రెడ్డి, కోశాధికారి రమేష్‌రెడ్డి, జక్కా మోహన్‌రెడ్డి, శశికాంత్, లక్ష్మణ్, గణేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అమర జవాన్ల త్యాగాలను ఎప్పటికీ మరువలేం



రక్తదానం చేస్తున్న విద్యార్థులు

దిల్‌సుఖ్‌నగర్: దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన భారత వీర జవాన్ల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు, దేప ఫౌండేషన్ చైర్మన్ దేప భాస్కర్‌రెడ్డి, ఎల్‌బీనగర్ ట్రాఫిక్ అదనపు సీఐ అంజపల్లి నాగమల్లు అన్నారు. పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన వీర జవాన్‌ల త్యాగాలను స్మరించుకుంటూ ఆర్‌కేపురం డివిజన్ చిత్రలేవుట్ కాలనీలోని మహాత్మా గాంధీ లా కాలేజీలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేప భాస్కర్ రెడ్డి, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు ముఖ్య అతిథులుగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్‌ల త్యాగాలను గుర్తించి విద్యార్థులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి, క్రమశిక్షణతో ఉంటూ దేశ పురోగతికి కృషి చేయాలని కోరారు. గత 33 సంవత్సరాలుగా మహాత్మా గాంధీ లా కళాశాల చైర్మన్ గంగుల గోవర్ధన్ రెడ్డి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

చిరుధాన్యాలపై విద్యార్థులకు అవగాహన



చిరుధాన్యాల గురించి విద్యార్థులకు వివరిస్తున్న డాక్టర్ శ్రీవాణి, శివకృష్ణ

మన్సూరాబాద్: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జీపీ ప్రసాద్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగవారం చిరుధాన్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాగులు, ఆరెకలు, కొర్రలు, సామలు, సజ్జలు, ఊదలు, జొన్నలు, వరిగల ప్రాముఖ్యతను డాక్టర్ ఎల్‌వీ శ్రీవాణి, శివకృష్ణ వివరించారు. చిరుధాన్యాలతో ఆరోగ్యసిరి ఎలా పెరుగుతుందో విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది శ్రీనివాసరావు, రవిబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యావతి, శ్రీనివాసాచారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వండి



ఈ వేస్ట్‌ను సేకరిస్తున్న లయన్స్ క్లబ్ నల్గొండ గ్రేటర్ సభ్యులు

దిల్‌సుఖ్‌నగర్: పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ ఆర్‌కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండాల్య నగేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆర్‌కేపురం డివిజన్ చిత్రాలేవుట్ కాలనీలో లయన్స్ క్లబ్ నల్గొండ గ్రేటర్ ఆధ్వర్యంలో ఈ వేస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ పాత ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు, కంప్యూటర్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అందజేశారు. నగేష్ మాట్లాడుతూ.. ఇక్కడ సేకరించిన వస్తువులను రీసైక్లింగ్ యూనిట్‌కి పంపించి పర్యావరణ హిత వస్తువుల తయారీకి వినియోగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గవర్నర్ తీగల మోహన్‌రావు, క్లబ్ అధ్యక్షుడు చేరుపల్లి నర్సింహ, దుబ్బాక వెంకట్‌రెడ్డి, సాగర్ రెడ్డి, రవీందర్‌రావు, సుధాకర్‌రెడ్డి, అంజల్‌రావు, నాగార్జునరెడ్డి, చక్రారెడ్డి, ఆనంద్, భాస్కర్‌రెడ్డి, సురేష్‌కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

రూ.45 లక్షలతో పీహెచ్‌సీలో అభివృద్ధి పనులు

చాదర్‌ఘాట్: ఓల్డ్‌మలక్‌పేట డివిజన్ మున్సిపల్ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రూ.45 లక్షలతో విస్తరించనున్నట్లు డివిజన్ ఎంఐఎం అధ్యక్షుడు షఫీయుద్దీన్ తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌సీలో రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జీ ప్లస్ వన్ నిర్మించేదుకు నిధులు కేటాయించామన్నారు. టెండర్లు ఖరారయ్యాయని, మార్చి మొదటి వారంలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. సమావేశంలో వార్డ్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

మహాశివరాత్రికి బ్యాడ్మింటన్ టోర్నమెంట్

హయత్‌నగర్: మహాశివరాత్రిని పురస్కరించకొని గజ్జి యాదయ్య రాజమ్మ యాదవ్ జ్ఞాపకార్థం ఈ నెల 18 సాయంత్రం నుంచి 19 ఉదయం వరకు ప్రత్యేక బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు గజ్జి నర్సింహ యాదవ్ తెలిపారు. హయత్‌నగర్‌లోని ఎస్‌వీఎస్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించే ఈ టోర్నమెంట్‌లో విజేతలకు లక్ష రూపాయల వరకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు. మెన్స్ డబుల్ విభాగం, 45 ప్లస్ విభాగాల్లో పోటీలు ఉంటాయని, నాన్ మెడలిస్ట్ క్రీడాకారులందరూ ఈ టోర్నమెంట్‌లో పాల్గొనవచ్చని తెలిపారు. వివరాలకు 9704541579, 9849956055 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

మహిళా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

సైదాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగాల్లో ఉన్నతంగా పనిచేస్తున్న మహిళలకు పురస్కారాలు అందజేస్తున్నామని వైఎస్ఆర్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైఎస్ఆర్ మూర్తి తెలిపారు. మంగళవారం ఐఎస్‌సదన్‌లో ఆయన మాట్లాడుతూ.. వైజ్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్, వైఎస్ఆర్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మహిళలకు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. నటన, నృత్యం, సంగీతం, శాస్త్రవేత్తలు, సాంకేతిక రంగం, వైద్య రంగం, క్రీడలు, మోడలింగ్ వంటి పలు రంగాల్లో ఉన్నతి సాధించిన మహిళలు పురస్కారాల కోసం మార్చి 2లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు 98495 69626 నంబర్లో సంప్రదించాలని కోరారు.

కేన్సర్ వ్యాధిపై అవగాహన

మన్సూరాబాద్: అనేక వ్యాధులను అదుపు చేయడంలో దేశం గణనీయమైన విజయం సాధించిందని, ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న కేన్సర్ వ్యాధి నుంచి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని కామినేని హాస్పిటల్స్ సీనియర్ పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జయంతి తెలిపారు. ప్రపంచ చిన్న పిల్లల కేన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఎల్‌బీనగర్ కామినేని హాస్పిటల్‌లో మంగళవారం కేన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో కేన్సర్‌ను జయించే శాతం తక్కువగా ఉందన్నారు. రోగ నిర్ధారణలో ఆలస్యం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక పరిస్థితులు తదితర కారణాలతో కేన్సర్‌ను జయించే శాతం తక్కువగా ఉంటుందన్నారు. పిల్లల్లో అలసట, తలనొప్పి, కీళ్లనొప్పి, వాపు, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, మెడ, చంకలో వాపు, శోషరస కణువులు, సులభంగా గాయపడడం, రక్తస్రావం వంటి లక్షణాలు ఉన్నట్లయితే ఆంకాలజిస్ట్‌ను సంప్రదించాలని సూచించారు.

మూసారంబాగ్‌లో హెల్త్ మేళా



ర్యాలీలో పాల్గొన్న ఎస్‌పీహెచ్‌ఓ బ్రిజున్నీసా, కార్పొరేటర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ తరుణ్ తదితరులు

మలక్‌పేట: ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్, శాలివాహననగర్ యూపీహెచ్‌సీ ఆధ్వర్యంలో మంగళవారం హెల్త్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మూసారంబాగ్‌లో చేపట్టిన సైక్లోథాన్ ఈవెంట్‌ను కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి మధుసూదన్‌రెడ్డి, ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్ బ్రిజున్నీసా, యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ తరుణ్ శివరామ్ ప్రారంభించారు. ఎస్‌పీహెచ్‌ఓ మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్ఎన్ చంద్రకళ, స్టాఫ్ నర్సులు కళావతి, జ్యోతి, మానస, సేవ్ సాయిల్ మూమెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నత ఆశయం ఎంచుకోవాలి



హస్తినాపురం: విద్యార్థులు ఉన్నత ఆశయాన్ని ఎంచుకుని చదివితే ఉన్నత స్థానానికి చేరుకుంటారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. హస్తినాపురంలోని నవీన మాంటిస్సోరి పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు సమాజంపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ పీఏసీఎస్ మాజీ చైర్మన్ చప్పిడి సుభాన్‌రెడ్డి, నవీన విద్యా సంస్థల డైరెక్టర్ వాణి సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.

భాష్యంలో టెన్త్ విద్యార్థులకు వీడ్కోలు వేడుకలు



చైతన్యపురి: దిల్‌సుఖ్‌నగర్‌లోని భాష్యం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం సందడిగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులను సత్కరించారు. పాఠశాల జోనల్ ఇన్‌చార్జి అంకమ్మరావు మాట్లాడుతూ.. పరీక్షలంటే భయపడకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పల్లవి, లిటిల్ చాంప్స్ ప్రిన్సిపాల్ భానుమతి పాల్గొన్నారు.

విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరి రిమాండ్



పట్టుబడిన నిందితులు

నాగోలు: హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు అంతర్జాతీయ కొరియర్ ఏజెన్సీ ద్వారా మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మల్కాజ్‌గిరి జోన్ ఎస్‌ఓటీ పోలీసులు, నాచారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 500 గ్రాముల సూడోపెడ్రిన్(మాదక ద్రవ్యాలు), 80 గ్రాముల బంగారం, నగదు, పాస్‌పోర్ట్, మొబైల్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రకు చెందిన షేక్ ఫరీద్ మహమ్మద్ అలీ(30), ఫైజాన్ అరుణ్ ముజాహిద్ అలియాస్ ఫైజల్(28) మరికొంత మందితో కలిసి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వారు 2022 సంవత్సరంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు సుమారు 70 కిలోల సూడోపెడ్రిన్ సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం షేక్ ఫరీద్, ఫైజల్ ఇద్దరూ కలిసి రహీం అనే వ్యక్తి ఇచ్చిన చిరునామాకు డ్రగ్స్ పార్సిల్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఆస్ట్రేలియాకు డ్రగ్స్ పంపించడంతో పాటు మలేషియా నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని పూణె, హైదరాబాద్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో మల్కాజ్‌గిరి జోన్ డీసీపీ గిరిధర్, ఎస్‌ఓటీ డీసీపీ నరేష్‌రెడ్డి, మల్కాజిగిరి డివిజన్ ఏసీపీ కిరణ్ కుమార్, నాచారం సీఐ రాములు పాల్గొన్నారు.

నేడు ఆర్‌కేపురంలో 'హాత్ సే హాత్ జోడో' యాత్ర



సమావేశంలో మాట్లాడుతున్న భాస్కర్‌రెడ్డి

దిల్‌సుఖ్‌నగర్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించే హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆర్‌కేపురం డివిజన్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్‌నేత ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన దేప భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో మొదటి మూడు రోజుల పాదయాత్ర రామకృష్ణాపురం డివిజన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం 7:30 గంటలకు అల్కాపురి కాలనీ చౌరస్తా నుంచి రామకృష్ణాపురం చౌరస్తా వరకు గడప గడపకు పాదయాత్ర కార్యక్రమం ఉంటుందన్నారు. డివిజన్ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని పిలునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర యువజన నాయకుడు చిలక ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ బండి మధుసూదన్‌రావ్, రాష్ట్ర యూత్ నాయకులు శివ, శేఖర్‌ముదిరాజ్, పగడాల శ్రీశైలం, కల్యాణ్, జహంగీర్, మణికంఠ, కృష్ణ, అంజి, నగేష్, బాలు, మల్లేష్, కాళిదాసు, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

'నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలి'



మాట్లాడుతున్న కార్పొరేటర్ నర్సింహగుప్త

చైతన్యపురి: తెలంగాణలో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహగుప్త అన్నారు. కార్నర్ మీటింగ్‌లో భాగంగా నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి దుగ్యాల ప్రదీప్, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ధృడంగా తయారైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందన్నారు. కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు వినోద్‌యాదవ్, హరిబాబు, వేణుగోపాల్‌చారి తదితరులు పాల్గొన్నారు.

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం



మాట్లాడుతున్న సీపీ డీఎస్ చౌహాన్

నాగోలు: మహిళలను వేధించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, మహిళల భద్రతకే తమ ప్రథమ ప్రాధాన్యమని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. మంగళవారం ఎల్‌బీనగర్‌లోని రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలపై వేధింపులకు, దాడులకు పాల్పడే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాలికలు, మహిళల భద్రత కోసం షీటీమ్‌ల ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. లైంగిక వేధింపులు, ప్రయాణ సమయాల్లో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి రక్షించేందుకు రాచకొండ పోలీసులు నిత్యం అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు.

అల్కాపురి కాలనీలో కళా సిల్క్ ఎగ్జిబిషన్

నాగోల్: మహాశివరాత్రి, వివాహ వేడుకలు పురస్కరించుకొని అల్కాపురి కాలనీలోని అల్కాపురి భవన్‌లో కళా సిల్క్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌లో దేశంలోని అన్ని రకాల చేనేత కళాకారులు తయారు చేసిన కాటన్ చీరలు, చేనేత వస్త్రాలు అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకుడు వినోద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎగ్జిబిషన్ ద్వారా కొనుగోలుదారులకు నాణ్యమైన వస్తువులు అందిస్తున్నట్లు తెలిపారు.



ఇంటి తాళం పగులగొట్టి ఆభరణాలు, నగదు చోరీ

నాగోలు: ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు దోచుకెళ్లిన ఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.

నాగోలు జైపురికాలనీ బీరప్ప దేవాలయం సమీపంలో కవిత తన కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. కవిత తల్లి సోమవారం మనవరాలిని తీసుకొని సంగారెడ్డిలోని దేవుళ్లూరు వెళ్లింది. ఆమె తండ్రి బయటకు వెళ్లగా, కవిత ఇంటికి తాళం వేసుకుని విధులకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఇంటి దగ్గర ఉండే బంధువు గోపాల్ కవిత ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంటికి చేరుకున్న కవిత గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి ఆభరణాలు, రూ.50 వేల నగదు, ల్యాప్‌టాప్, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయని ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.